ఈనాడు
మహబూబాబాద్
ఆదివారం సెప్టెంబరు 29, 2024

ఇళ్ల కూల్చివేత వద్దు


అభివాదం చేస్తున్న పలు పార్టీల, ప్రజా సంఘాల బాధ్యులు


మహబూబాబాద్ టౌన్, న్యూస్‌టుడే: మానుకోటలో మాఫ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ జిల్లా ఇన్‌ఛార్జి గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, భాజపా జిల్లా అధ్యక్షుడు ఎలమంచి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, భాజపా, భారాస పలు ప్రజా సంఘాల బాధ్యుల ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్ ప్రాంగణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పీర్యమాదిగ, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అసైన్డ్ భూమిని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకుని కట్టుకున్న ఇళ్లను పరిశీలించి నోటీసులు ఇవ్వాలన్నారు. లంచాలు తీసుకుని అనుమతులిచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారితోనే నష్టపరిహారం కట్టించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారసా మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్‌ఛార్జి బోడ లక్ష్మణ్‌నాయక్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హెచ్ లింగ్యానాయక్, మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి రవి, సీపీఐ ఎంఎల్ నాయకులు చైతన్య, యాకయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్, ఎమ్మెస్పీ మహిళా జుల్లా అధ్యక్షురాలు రజియా, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకన్న, ఎంఎంఎస్ మహిళా జిల్లా అధికారప్రతినిధి మణమ్మ తదితరులు పాల్గొన్నారు.

జీవన శైలి.. లయ తప్పొద్దు

నేడు ప్రపంచ హృదయ వ్యాధుల నివారణ దినం

గుండె జబ్బులు వచ్చిన తర్వాత పరుగులు తీయడమే తప్ప అవి రాకుండా నివారించే విధానాలపై చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగానే గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. గుండె శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితికి తావులేకుండా జీవన శైలిలో మార్పులతో ప్రకృతితో కలిసి జీవనం సాగించడం ద్వారా గుండెను జీవితాంతం సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు. నిత్య వ్యాయామంతో బరువు నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేడు ప్రపంచ గుండె వ్యాధుల నివారణ దినం సందర్భంగా కథనం..

-న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి



తృణధాన్యాలు
కొర్రలు, సజ్జలు, జొన్నలు, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తీసుకోవాలి. బార్లీ, బీన్స్, కాయ ధాన్యాలు, శనగలు, చిక్కుళ్లు ఎక్కువగా తినాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

ఆకు, కాయగూరలు
బచ్చలికూర, కాలీఫ్లవర్, టమాట, క్యాబేజీ, క్యారెట్, పాలకూర, వంటి తాజా కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు సహా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువును నియంత్రించడానికి సహాయపడతాయి.

వ్యాయామం అవసరమే
శరీర వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలో యోగా చేయడం ద్వారా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు చేస్తుంది.

బెర్రీలు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్బెర్రీలు వంటివి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్‌తో నిండి ఉంటాయి. ఇవి ఆక్సీకరణ, ఒత్తిడి, వాపు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తాయి. సి విటమిన్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.

గ్రీన్ టీ
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జీవక్రియను పెంచడం, శరీర కొవ్వును నియంత్రించడం, ఇన్సులిన్ సెన్సిటివ్ మెరుగుపర్చి బరువును నియంత్రిస్తుంది.

చేపలు, నూనెలు
మాకేరెల్, సార్డినెస్, ట్యూనా వంటి చేపల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ట్రైగ్లిజరైడ్‌లు మంటను తగ్గిస్తాయి. గుండె లయను మెరుగుపరుస్తాయి.

వెల్లుల్లి
రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ప్రతి రోజు 1-2 గ్రాముల వెల్లుల్లి దంచి పాలలో వేసి మరిగించి తాగడంతో గుండెకు బలంతో పాటు, చర్మరోగాలు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.

వాల్‌నట్‌లు
వాల్‌నట్‌లు, బాదం, పిస్తా, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫైబర్, పొటాషియమం, మెగ్నీషియం లభిస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్, మంటను తగ్గిస్తాయి.

నేడు కేఎంసీలో అవగాహన
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆదివారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని ఎన్ఆర్ఐ భవన్‌లో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ రామక శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వివిధ వర్గాల వారికి అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు.

ప్రకృతి జీవన విధానాన్ని అనుసరిస్తున్నా..
- అచ్చ వినోద్‌కుమార్, విద్యానగర్ కాలనీ, వరంగల్



గుండె సంబంధిత సమస్య రాగానే ఓ పెద్ద ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాను. మా కూతురు ప్రకృతి వైద్యురాలు కావడంతో నా జీవన విధానం, ఆహార అలవాట్లను మార్చేసింది. తృణ ధాన్యాలు, పిస్తా, బాదం, వాల్‌నట్, చిక్కుళ్లు ఉండేలా చూస్తాను. అన్నం, చక్కెర, ఉప్పు పూర్తిగా తగ్గించాను. ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవు.

పూర్వీకుల నుంచి నేర్చుకోవాలి..
- డాక్టర్ మైదం రాజు, ఆయుష్ వైద్యులు



మన పూర్వీకుల ప్రకృతి జీవన విధానానికి మనం దూరంగా ఉండటం వల్లనే గుండె జబ్బులు వస్తున్నాయి. మంచి ఆహారం, నిద్ర అవసరం. ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉప్పు, చక్కెర, వరి అన్నం వదిలి తృణ ధాన్యాలు తీసుకోవాలి, ధ్యానం, యోగాసనాల ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చు.


కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె వైద్యం కోసం వరుస కట్టిన రోగులు

కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జనవరి నుంచి ఇప్పటివరకు చికిత్స వివరాలు

కార్డియాలజీ ఓపీ	యాంజియోగ్రామ్	స్టంట్లు	2డి ఎకో పరీక్షలు	ఈసీజీ పరీక్షలు
25,444	634	212	22,980	16,522

పల్లె ఓటర్లు 5,52,192 మంది

ఓటర్ల తుది జాబితా విడుదల


బ్రాహ్మణపల్లిలో జాబితాను ప్రదర్శిస్తున్న ఉద్యోగులు

మహబూబాబాద్, న్యూస్‌టుడే: జిల్లాలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 13న విడుదల చేసిన ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఈ నెల 26 వరకు పరిశీలించారు. పొరపాట్లను సరిచేసి 5,52,182 మంది ఓటర్లతో తుది జాబితాను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు.

- గ్రామ పంచాయతీలు: 487
- ఓటర్ల జాబితా రూపొందించినవి: 473
- మొత్తం ఓటర్లు: 5,52,192
- వార్డులు: 4056
- పురుషులు: 2,71,927
- మహిళలు: 2,80,240
- ఇతరులు: 25

మండలాలవారీగా ఇలా..

మండలం	పురుషులు	మహిళలు	ఇతరులు
బయ్యారం	18,667	19,424	1
చిన్నగూడూరు	5,374	5,376	0
దంతాలపల్లి	12,844	13,417	1
డోర్నకల్	16,754	17,196	2
గంగారం	4,530	4,575	1
గార్ల	14,927	15,539	1
గూడూరు	22,370	23,105	2
కేసముద్రం	29,101	29,726	0
కొత్తగూడ	11,566	12,004	2
కురవి	26,077	27,400	1
మహబూబాబాద్	19,174	17,889	6
మరిపెడ	20,250	20,676	0
నర్సింహులపేట	11,975	12,442	2
నెల్లికుదురు	22,983	23,390	3
పెద్దవంగర	12,408	12,656	0
తొర్రూరు	22,907	23,425	3

● పురుషులు/ ● మహిళలు/ ● ఇతరులు

త్వరలో 14 పంచాయతీ ఓటర్ల జాబితా
జిల్లాలో 461 గ్రామ పంచాయతీలు ఉండగా నూతనంగా 26 పంచాయతీలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటైన ఈ పంచాయతీలపై అభ్యంతరాలు రావడంతో వాటిని మినహాయించి 473 పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు. ఎన్నికల నాటికి మరోసారి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి మళ్లీ తుది జాబితా విడుదల చేయనున్నట్లు ఓ అధికారి వివరించారు.

యువ జోష్..!

న్యూస్‌టుడే, మానుకోట


నృత్యం అదుర్స్

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవాల్లో ఆయా విభాగాల్లో పోటీలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగాయి. నృత్యాలతో.. గీతాలతో యువత హోరెత్తించింది. జానపద బృంద, సోలో నృత్య, పాటలు, కవిత్వం, కథలు చెప్పడం, ఉపన్యాసం, హ్యాండీ క్రాఫ్ట్, చిత్రలేఖనం పోటీలు ఎంతో సందడిగా సాగాయి. సైన్స్‌మేళాను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆయా పోటీల్లో పాల్గొని తమ సృజనాత్మకతను, కళా ప్రతిభను చాటారు. కలెక్టర్ అద్వైత్‌సింగ్ కుమార్, అదనపు కలెక్టర్ లెనిన్‌వత్సల్ టొప్పో మేళాను సందర్శించి ఆయా ప్రాజెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సాంస్కృతిక పోటీలను కాసేపు తిలకించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి అనిల్, డీఈఓ రాజేశ్వర్, సైన్స్ అధికారి అప్పారావు, సీఎంఓ చంద్రశేఖర్ అజాద్, భూగర్భ జల శాఖ అధికారి సురేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


ప్రాజెక్టు గురించి కలెక్టర్ అద్వైత్‌సింగ్ కుమార్‌కు వివరిస్తున్న విద్యార్థి


విద్యార్థినుల బృంద నృత్యం

ఏడు ట్రాక్టర్లు స్వాధీనం



వాగు సమీపంలో కందకం తీయిస్తున్న తహసీల్దారు, పోలీసులు

నెల్లికుదురు, న్యూస్‌టుడే: ఆకేరు వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దారు కోడిచింతల రాజు తెలిపారు. ఆకేరు వాగు నుంచి నిరంతరాయంగా ఇసుక తరలిస్తూ, కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై 'ఆకేరు పొడవునా ఇసుకాసురులదే ఇష్టారాజ్యం' శీర్షికతో కథనాన్ని శనివారం "ఈనాడు" ప్రచురించింది. స్పందించిన నెల్లికుదురు తహసీల్దారు కె.రాజు వాగు వద్దకు చేరుకొని, ఇసుక రవాణా చేస్తున్న ప్రదేశంలో జేసీబీతో కందకం తీయించారు. ఏడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొన్నారు.

వ్యవసాయ మార్కెట్ దశ మారేనా?

కేసముద్రం, న్యూస్‌టుడే


కేసముద్రం వ్యవసాయ మార్కెట్

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ప్రత్యేక శ్రేణి మార్కెట్‌గా గుర్తింపు పొందింది. ఈనామ్ విధానం అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది. ఏటా రూ.కోట్ల ఆదాయం సమకూరుతున్నప్పటికీ మార్కెట్‌లో కొన్ని సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొంత మంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ బయట ఖరీదులు నిర్వహిస్తుండడంతో ఆదాయం తగ్గిపోతోంది. ఇటీవల ప్రభుత్వం నూతన పాలక మండలిని ప్రకటించింది. ఈనేపథ్యంలో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు, నూతనంగా చేపట్టాల్సిన సౌకర్యాలను వివరిస్తూ కథనం.

- మార్కెట్ ఆదాయం- రూ.6.89 కోట్లు
- కార్మికులు- 600
- ఉద్యోగులు, సిబ్బంది- 9
- పొరుగు సేవల ఉద్యోగులు - 37
- వ్యాపారులు - 68

కేసముద్రం మార్కెట్‌ను ఆదర్శ మార్కెట్‌గా తీర్చిదిద్దాలని 2016లో ప్రణాళికలు రూపొందించి పట్టణ శివారులో స్థలాన్ని సేకరించి నిర్మించాలని నిర్ణయించారు. అక్కడే పత్తి, మిర్చి ఖరీదు నిర్వహించాలని ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వం 33 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రకటించింది. రెవెన్యూ అధికారులు మండల కేంద్రంలోని వెంకటగిరి రోడ్డులో ప్రభుత్వ భూమిని గుర్తించారు. అందులో సుమారు పది ఎకరాల్లో రైతులు సాగు చేసుకుంటున్నట్లు గుర్తించారు. కనీసం 22 ఎకరాల స్థలాన్ని సేకరించి అందులో మిర్చి ఖరీదు ప్రారంభించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు.

ప్రధాన సమస్యలు ఇవే
☛ సకాలంలో టెండరు, కాంటాలు నిర్వహించాలి ☛ మార్కెట్ బయట మిల్లులు, ట్రేడింగ్ సంస్థల వద్ద ఖరీదు నిలిపేయాలి ☛ మార్కెట్‌లో రైతులు సరకులను క్రమపద్ధతిలో రాశులుగా పోసేలా చూడాలి. ☛ కమీషన్ కోత లేకుండా రైతుల ఖాతాలోకి ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలి. ☛ ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసుకునేందుకు ఈ-పర్మిట్ ఇవ్వాలి ☛ యార్డులో సీసీ కెమెరాలు, విద్యుత్తు దీపాలు, ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలి ☛ యార్డు నుంచి వర్షం నీరు వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలి ☛ పట్టణ శివారులో మోడల్ మార్కెట్ నిర్మించి అక్కడే పత్తి, మిర్చి ఖరీదులు నిర్వహించాలి ☛ పసుపు, మిర్చి, అపరాలు నిల్వ చేసేందుకు శీతల గోదాములు నిర్మించాలి ☛ మార్కెట్ ఫీజు చెల్లింపులపై ఎప్పటికప్పుడు రాస్తామాల్ వివరాలు సరిచూడాలి ☛ సిబ్బంది, అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి ☛ ఈనామ్‌లో ఇతర ప్రాంతాల వ్యాపారులు ఖరీదులు చేసేలా చర్యలు తీసుకోవాలి. ☛ ఇతర మార్కెట్లలోని ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు డిస్ప్లే బోర్డులు నెలకొల్పాలి.

తక్‌పట్టీ తీసుకునేలా చూడాలి
బొబ్బాల యాకూబ్‌రెడ్డి, రైతు నాయకులు



ప్రతి రైతు తక్‌పట్టీ తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్ యార్డులో ఉన్న గోదాములను వ్యాపారులకు కాకుండా రైతులు సరకులు నిల్వ చేసుకునేందుకు వినియోగించాలి. మార్కెట్ పరిధిలో శీతల గోదాములు నిర్మించాలి. గుమస్తా పేరుతో రైతు నుంచి డబ్బులు కోత పెట్టడం మానుకోవాలి. తూకం వేసే సమయంలో కార్మికులే బస్తా పట్టుకోవాలి.

డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించాలి
-సంకెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జైకిసాన్ రైతు సంఘం అధ్యక్షుడు



వర్షం నీరు యార్డులో నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. గుమస్తా పేరుతో రైతుల నుంచి డబ్బుల కోతను మానుకోవాలి. ఏ రోజు అమ్మిన సరకు డబ్బు అదే రోజు కమీషన్ కోత లేకుండా చెల్లించాలి. మద్దతు ధరకు ఖరీదులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మార్కెట్‌కు తీసుకొచ్చిన సరకులు తడిసిపోకుండా కాపాడుకునేందుకు పరదాలు అందించాలి.

మార్కెట్‌కు రేపు సెలవు
కేసముద్రం, న్యూస్‌టుడే: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ప్రత్యేక హోదా కార్యదర్శి అమరలింగేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ మహా ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్మికుల కోరిక మేరకు ఒక రోజు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. రైతులు గమనించి సెలవు రోజు మార్కెట్‌కు సరకులు తీసుకురావద్దని కోరారు.

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

వరంగల్ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) సహకారంతో వరంగల్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రస్థాయి శనివారం ప్రారంభమయ్యాయి. వరంగల్ నగర శివారులోని మొగిలిచర్ల మైదానంలో నిర్వహిస్తున్న అండర్-19 క్రికెట్ పోటీలను కుడా(కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ) ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓరుగల్లు కేంద్రంగా 'కుడా' ఆధ్వర్యంలో క్రికెట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ క్రికెట్ సంఘం కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పూల్ 'ఏ'లో వరంగల్, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల జట్లు, పూల్ 'బీ'లో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లు ఉన్నాయన్నారు. ఈ నెల 30 వరకు పూల్ ఏ, అక్టోబరు 1 నుంచి 3 వరకు పూల్ బీ జట్లు లీగ్, నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడుతాయన్నారు. అక్టోబరు 4, 5 తేదీల్లో సెమీస్, ఫైనల్స్ ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో క్రికెట్ సంఘం ప్రతినిధులు ఉపేందర్, ఖాజా, రాము, కుమార్, మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభానురావు, ప్రభాకర్, వినయ్‌కుమార్ పాల్గొన్నారు.



క్రికెటర్ల పరిచయ కార్యక్రమంలో 'కుడా' ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి

తొలి మ్యాచ్‌లో ఓటమి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబ్‌నగర్ జట్టు 34.5 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో అహ్మద్ 38 పరుగులు చేశాడు. ఛేదనలో వరంగల్ జట్టు 29.4 ఓవర్లలో 87 పరుగులకు కుప్పకూలింది. 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మహబూబ్‌నగర్ బౌలర్ ముకేత్ 3 వికెట్లు, అహ్మద్ 2 వికెట్లు తీశారు.


5 వికెట్ల తేడాతో నల్గొండ విజయం: కోమటిపల్లి క్రికెట్ మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మెదక్ జట్టు 21.2 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నల్గొండ జట్టు 13.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి విజయం సాధించింది. విష్ణువర్ధన్ 37 పరుగులతో పాటు 3 వికెట్లు తీసి రాణించాడు.

నేటి మ్యాచ్‌లు

29న వరంగల్ X మెదక్ (మొగిలిచర్ల మైదానం),
నల్గొండ X మహబూబ్‌నగర్ (కోమటిపల్లి మైదానం)

అవివాహితులకు సువర్ణావకాశం

● నేడు మేరు/దర్జి కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి, వరంగల్ మేరు సంఘం సంయుక్త సహకారంతో ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్



మట్టెవాడ, న్యూస్‌టుడే: తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లి పందిరి.నెట్ మేరు/దర్జి కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వరంగల్ ఎల్లంబజార్‌లోని శ్రీరామ మేరు సంఘం భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు ఆదివారం(సెప్టెంబరు 29) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయో డేటా, ఫొటోలు వాట్సప్ ఫోన్ నంబర్లకు పంపవచ్చు. పూర్తి వివరాలకు 83744 45190, 80080 02165 సంప్రదించవచ్చు.

వ్యాన్ బోల్తా.. 13 ఆవుల మృతి

పాలకుర్తి, న్యూస్‌టుడే: జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల శివారులో శనివారం వేకువజామున ఓ వ్యాన్ బోల్తా పడడంతో 13 ఆవులు మృతి చెందాయి. మరి కొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై సాయి ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వ్యాన్‌లో ఆవులను తరలిస్తున్నారు. అతివేగం కారణంగా వావిలాల శివారులోని మూల మలుపు వద్ద వ్యాన్ బోల్తా పడింది. వాహనంలో 51 ఆవులు, లేగదూడలు ఉండగా 13 ఆవులు మృతి చెందాయి. మిగతా ఆవులను పోలీసులు పాలకుర్తిలోని గోశాలకు తరలించారు. గాయపడిన ఆవులకు పశువైద్యాధికారులు చికిత్స అందించారు. వాహన చోదకుడు పరారీలో ఉన్నాడు. పంచాయతీ కార్యదర్శి అనిల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ.1.30 లక్షలు ఉంటుందని సమాచారం. సంఘటన స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, సీఐ మహేందర్‌రెడ్డి సందర్శించారు.

ప్రమాదకరంగా మలుపు: వావిలాల శివారులోని మూలమలుపు ప్రమాదకరంగా మారింది. ఈ నెల 3న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టగా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

ఆకాశమే హద్దుగా పర్యాటకుల కోలాహలం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: పండగల వేళ పర్యాటకుల రాకతో రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా మారింది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని ఈ నెల 26న ప్రారంభమైన వేడుకల్లో నిత్యం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఫిల్మ్‌సిటీ సందర్శనకు వచ్చి మ్యూజికల్ గ్లో గార్డెన్ అందాలను వీక్షిస్తూ ముగ్ధులవుతున్నారు. ఫిల్మీ స్ట్రీట్ విశేషాలు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేడుకల్లో పాలుపంచుకుంటూ చిన్నా, పెద్ద ఉల్లాసంగా గడుపుతున్నారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడే సందడి



RAMOJI FILM CITY



సరదాసరదా కార్యక్రమాలు, వినోదం పంచే ఏర్పాట్లు ప్రతి ఒక్కరినీ ఆనందతీరాలకు చేర్చుతున్నాయి. లైవ్ షోలు మధురానుభూతిని పంచుతున్నాయి. సాయంత్రం వేళల్లో సంతోషాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వచ్చి ఆనందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీని సరికొత్త విద్యుద్దీప కాంతుల్లో కళ్లారా వీక్షించి



మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుంటున్నారు. స్టూడియో టూర్‌తో ఫిల్మ్‌సిటీని చుట్టేస్తూ సినీజగత్తులో విహారాన్ని ఆస్వాదిస్తున్నారు. రాజసం ఉట్టిపడేలా సాగే కార్నివాల్ పరేడ్, సంభ్రమాశ్చర్యాలను కళ్లముందుకు తెచ్చే మోషన్ క్యాప్చర్, వర్చువల్ షూట్ ఇలా.. అనుక్షణం ఆనంద వీక్షణాలతో పండగల వేళ చిన్నాపెద్దా ఆనందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ రామోజీ ఫిల్మ్‌సిటీ సంబరాల్లో పాలుపంచుకోవచ్చు పదండి.

రవాణా సౌకర్యం.. రామోజీ ఫిల్మ్‌సిటీలో పండగ సంబరాలకు విచ్చేసే పర్యాటకులకు హైదరాబాద్ నగరంలోని వివిధ ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి పికప్, డ్రాపింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలను ఆస్వాదించేందుకు వచ్చే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.

మరిన్ని వివరాలకు..
www.ramojifilmcity.com ఫోన్ నంబర్ 76598 76598ను సంప్రదించవచ్చు.

పదేళ్లు గడిచినా పాత సూచికలేనా!





తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటింది. ఉమ్మడి వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించారు. ప్రధాన రహదారులపై ఇంకా పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ వద్ద ప్రధాన రహదారిలో ఇలా ముగింపు, ప్రారంభం బోర్డులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరుమీదే ఉన్న చిత్రం ఇది.
– ఈనాడు, హనుమకొండ

చికెన్ ధరలు
(కిలో వెల రూపాయలలో)

వెన్‌కాబ్	
ఫాం:	125
రిటైల్:	147
డ్రెస్డ్:	213
స్కిన్‌లెస్:	243

లోక్ అదాలత్‌లో 1,780 కేసుల పరిష్కారం


మాట్లాడుతున్న సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి.సురేష్

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: కక్షలు, వైరుధ్యాలు వీడి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సి. సురేష్ అన్నారు. ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.రవీంద్రశర్మ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 1780 కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. తొలుత న్యాయమూర్తి సురేష్ మాట్లాడుతూ.. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ మోటార్ వాహన ప్రమాదాలు, వివాహ కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్ చెక్‌బౌన్స్ కేసులతోపాటు వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా మానసిక ప్రశాంతత కోల్పోతున్నారన్నారు. కక్షిదారులు, ఫిర్యాదుదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి యు.తిరుపతి, పీపీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ తిరుపతిరావు, కోర్టు పాలనాధికారి కాంత్రికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మాకర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు, కోర్టు డ్యూటీ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

కేసుల సత్వర పరిష్కారంతో మేలు

తొర్రూరు: లోక్‌అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారంతో పుతాయని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మట్ట సరిత అన్నారు. తొర్రూరులోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1106 కేసులను పరిష్కరించి రూ.13.71 లక్షల జరిమానా విధించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీమార్గంతో విలువైన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీపీ రేవతిదేవి, న్యాయవాదుల సంఘం ప్రధానకార్యదర్శి రామకృష్ణ, లోక్‌అదాలత్ బెంచి సభ్యులు కృపావతి, సీఐ జగదీష్, న్యాయవాదులు పాల్గొన్నారు.


కక్షిదారులను విచారిస్తున్న న్యాయమూర్తి సరిత


సెప్టెంబరు 1న మున్నేరు వాగులో వరద ప్రవాహం


సెప్టెంబరు 28న వాగులో తేలిన రాళ్లు, రప్పలు

నాడు జలకళ.. నేడు వెలవెల

డోర్నకల్, న్యూస్‌టుడే: డోర్నకల్ మీదుగా ప్రవహించే మున్నేరు వాగు ఇది. ఇందులో భారీ వర్షాలకు సెప్టెంబరు 1న వరద ప్రవాహం పోటెత్తింది. కనుచూపు మేర నీళ్లే కనిపించాయి. ఇదే మున్నేరు ఇప్పుడు రాళ్లు రప్పలు తేలి వెక్కిరిస్తోంది. అక్కడకక్కడ నీటి నిల్వ కనిపిస్తోంది. వాగులోకి చేరిన నీటిని సమీప పెద్ద చెరువులోకి ఎత్తిపోసుకునేందుకు దశాబ్దంన్నర క్రితం ఎత్తిపోతల పథకం నిర్మించారు. దీని కింద వాగు నుంచి బతుకమ్మ చెరువు వరకు పైపులైను వేశారు. దిగువ ప్రాంతాలకు వెళ్లే నీటిని చెరువులోకి మళ్లించడం దీని ముఖ్యోద్దేశం. ఈ పథకం పడకేయడంతో మున్నేరు వాగులోని నీరు ఖమ్మం జిల్లా వైపు పరుగులు తీసింది. వాగులో నీరు లేనందున పరివాహక ప్రాంత రైతులు వ్యవసాయ బావులు, బోరు మోటార్లపై ఆధార పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రానున్న రోజుల్లో దీని ప్రభావం భూగర్భ జలాలపైనా పడే ఆస్కారం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మేమున్నాం.. మీకు తోడుగా

మహబూబాబాద్ టౌన్: 98859 29762,
మహబూబాబాద్: 9441084123, తొర్రూరు టౌన్: 97019 14499
డోర్నకల్: 94405 15786, మరిపెడ: 80085 74823

డోర్నకల్, న్యూస్‌టుడే: డోర్నకల్‌లో పశువైద్యశాలకు వెళ్లే బాటలో కాలువ మీదున్న పొదలు తొలగించాలి.
- రవి, డోర్నకల్

● త్వరలో తొలగిస్తాం. - అహ్మద్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, డోర్నకల్

సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు


పత్తిపంటను పరిశీలిస్తున్న డీఏవో విజయనిర్మల

తొర్రూరు, న్యూస్‌టుడే: పంటల్లో సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల తెలిపారు. ఆమె శనివారం ఫత్తేపురం శివారులో పత్తి, వరిపంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పంటల వివరాల నమోదుకు వచ్చే వ్యవసాయశాఖ సిబ్బందికి రైతులు సహకరించాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆయిల్‌పామ్ వంటి పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీదేవి, ఏఈవో భరత్‌చంద్ర, రైతులు పాల్గొన్నారు.

గరిష్ఠ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు

నర్సింహులపేట, న్యూస్‌టుడే: రైతులకు గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువకు ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాధికారి విజయనిర్మల అన్నారు. నర్సింహులపేట, జయపురం, వంతడపల స్టేజీ సమీపంలోని ఆగ్రోస్, విత్తన, ఎరువుల దుకాణాలను శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అన్నదాతలు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని, పంట పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వినయ్ కుమార్, ఏఈవో విష్ణు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్యమకారులను ఆదుకోరూ..


వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఉద్యమకారులు

కేసముద్రం, న్యూస్‌టుడే: సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని కోరుతూ మండలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులు శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 250 గజాల ఇంటి స్థలం, స్వాతంత్ర్య సమర యోధులుగా గుర్తించి గౌరవ వేతనం అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వేం నరేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన ఉద్యమకారుడు తరాల సంపత్‌ను సన్మానించారు. కార్యక్రమంలో చాగంటి కిషన్, కట్టమల్లు, ఖాదర్, ప్రవీణ్, దస్రూ నాయక్, యాకయ్య, హరీశ్‌నాయక్ తదితరులు ఉన్నారు.

డిగ్రీలో ప్రవేశాలకు రేపే తుది గడువు

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశానికి ఈ నెల 30 వరకు తుది గడువు ఉందని మహబూబాబాద్ డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ బి. హథీరాం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు విశ్వ విద్యాలయ వెబ్‌సైట్‌లో వివరాలను పొందవచ్చన్నారు.

ఉపాధ్యాయుల నిరసన


నిరసన వ్యక్తం చేస్తున్న ఐక్య ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు

తొర్రూరు, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో 25ను ఉపసంహరించుకోవాలని ఐక్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శనివారం తొర్రూరులోని అమ్మాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మురళీకృష్ణ, ఐలయ్య, శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో 11 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు, 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరే ఉపాధ్యాయులు ఉండాలని పేర్కొనడం బాధాకరమన్నారు. అంతకుముందు హరిపిరాల పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శనాచారి, బీవీరావు, వెంకటేశ్వర్లు, నాగమల్లయ్య, ఉపేందర్‌రెడ్డి, దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

పౌర సరఫరాల గోదాములో ఆకస్మిక తనిఖీ

మరిపెడ, న్యూస్‌టుడే: మరిపెడ పౌర సరఫరాల శాఖ గోదాములో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇన్‌స్పెక్టర్ రాకేష్ నేతృత్వంలో అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గోదాములో బియ్యం నిల్వలను పరిశీలించగా 21 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. వ్యత్యాసానికి గల కారణాలను స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని గోదాము ఇన్‌ఛార్జికి నోటీసులు జారీ చేశారు.

జమిలి ఎన్నికలతో సమాఖ్య స్ఫూర్తి ధ్వంసం


సమావేశంలో మాట్లాడుతున్న చంద్రన్న

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: కేంద్రంలో భాజపా నాయకత్వంలో ఎన్డీఏ కూటమి మంత్రివర్గం అమోదించిన జమిలి ఎన్నికల విధానం దేశ సమైక్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తుందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్(ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ సమైక్యత, సార్వభౌమాధికారానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు.

నిరసన ప్రదర్శన



మానుకోట, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి జీవో 25 అమలును నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీఎస్) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ నిరసన ప్రదర్శన జరిగింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కవిత టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, డీటీఎఫ్, ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు యాకూబ్, రమేశ్, భాస్కర్, ప్రభాకర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహాల తనిఖీలు చేపట్టండి

మహబూబాబాద్, న్యూస్‌టుడే: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారులను నియమించి హాస్టల్ నిర్వహణ కార్యక్రమాలను నిరంతరం మౌలిక వసతులను పరిశీలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అధికారులు నరసింహస్వామి, నర్మద తదితరులు పాల్గొన్నారు.

పోషకాహారం అవసరం

మహబూబాబాద్, న్యూస్‌టుడే: మాతా, శిశువులకు పోషకాహారం అవసరమని, అవి అందేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖాధికారి వరలక్ష్మి కోరారు. పోషణ మాసోత్సవాల సందర్భంగా శనివారం ప్రాజెక్టు స్థాయిలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామూహిక సీమంతం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహబూబాబాద్ సెక్టార్ పరిధిలోని గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నర్మద, డీఎంహెచ్‌వో మురళీధర్, తహసీల్దార్ భగవాన్‌రెడ్డి, సీడీపీవో శిరీష, ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్‌వైజర్ పద్మావతి, అధికారి వి.రామకృష్ణ, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక


విద్యార్థులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు

కురవి, న్యూస్‌టుడే: బలపాల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు నర్సింహారెడ్డి శనివారం తెలిపారు. ఇటీవల వరంగల్‌లో జరిగిన అండర్-17 విభాగం జిల్లా స్థాయి పోటీల్లో హేమలత, లెనిన్ ప్రతిభ చూపారని, త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు ప్రసాద్, గోపీకృష్ణ, సీతారాములు, జయశ్రీ, వెంకటప్పయ్య మోతీలాల్ ఉన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి


పోలీసు అధికారులకు సూచనలిస్తున్న ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్

తొర్రూరు, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్‌కేకన్ అన్నారు. ఆయన శనివారం తొర్రూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ డయల్ 100కు సమాచారం అందిన వెంటనే బాధితులకు న్యాయం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సీఐ జగదీష్, ఎస్సైలు ఉపేందర్, రామ్‌జీనాయక్, శిక్షణ ఎస్సై కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి

మరిపెడ, న్యూస్‌టుడే: వ్యవసాయ క్షేత్రానికి వెళ్తున్న రెండు ఎద్దులు విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన మరిపెడ మండలం మూలమర్రి తండాలో శనివారం చోటుచేసుకుంది. బాధిత రైతు భూక్యా బిచ్చకు చెందిన రెండు ఎడ్లు వ్యవసాయ క్షేత్రానికి తోలుకొని డొంక దారిలో వెళ్తుండగా దారికి ఆనుకొని ఉన్న విద్యుత్తు నియంత్రిక ఎర్త్ వైర్‌కు ఎద్దులు తగలడంతో విద్యుదఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని రైతు బిచ్చా, లింగమ్మ దంపతులు కన్నీటి పర్యంత మయ్యారు.

నకిలీ తుపాకీతో బెదిరించి రూ.35 వేలు చోరీ

చిన్నగూడూరు, న్యూస్‌టుడే: నకిలీ తుపాకీతో బెదిరించి రూ.35వేలు చోరీకి పాల్పడిన ఘటన శనివారం చిన్నగూడూరు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. స్థానిక సుధగాని వెంకటయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి 1.10 గంటలకు ముగ్గురు మగవాళ్లు, ఒక మహిళ వచ్చి తుపాకీతో బెదిరించారు. నక్సలైట్లం, అన్నలం అంటూ బీరువాలో ఉన్న రూ.35 వేలు తీసుకెళ్లారు. బాధితుగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రూప్సీ తెలిపారు.

ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలి మృతి


నర్సమ్మ(పాతచిత్రం)

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతున్న క్రమంలో ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ట్రాఫిక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ మండలం లక్ష్మీపురం(బి) గ్రామానికి చెందిన ముద్దంగుల నర్సమ్మ(70) మహబూబాబాద్‌లోని ఓ బ్యాంకులో బంగారం తీసుకున్న రుణాన్ని రెన్యువల్ చేసుకునేందుకు వచ్చింది. అనుసరిస్తున్న క్రమంలో జిరాక్స్ పత్రాలు తీసుకొని రోడ్డు దాటుతున్న క్రమంలో నర్సింహులపేట బైపాస్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నర్సమ్మ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య


సుధాకర్ (పాతచిత్రం)

దంతాలపల్లి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకొన్న సంఘటన దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన కథనం ప్రకారం భైరి సుధాకర్ (55) మరిపెడ పీహెచ్‌సీలో ఎల్‌డీసీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు పిల్లల వివాహాలు సైతం చేశారు. ఈ క్రమంలో కొంత ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీనికితోడు అనారోగ్య సమస్య తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఉదయం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని మరిపెడ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ పరామర్శించారు.

బావిలో దూకి వృద్ధురాలు..

తొర్రూరు, న్యూస్‌టుడే: బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తొర్రూరు మండలం మాటేడులో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నలుమాస యాకాంత (60)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు మాటేడులో, కుమార్తె హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఇటీవల ఇంట్లో గొడవలు జరగడంతో మనస్తాపం చెందిన యాకాంత శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు శనివారం మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఆమె కుమార్తె వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం

రాయపర్తి(వరంగల్), న్యూస్‌టుడే: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తి బస్సు అద్దాన్ని ధ్వంసం చేశాడు. చోదకుడు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సూర్యాపేట డిపోకు చెందిన బస్సు హనుమకొండకు వస్తున్న క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్‌లో ఓ వ్యక్తి కదులుతున్న బస్సెక్కాడు. అనంతరం ఎందుకు బస్సు ఆపడం లేదంటూ చోదకుడితో ఘర్షణ పడి.. దిగి వెళ్లిపోయాడు. ఆ బస్సు రాయపర్తికి చేరుకోగానే మరో బస్సులో వచ్చిన అదే వ్యక్తి రాయితో చోదకుడిని కొట్టేందుకు యత్నించగా.. అద్దానికి తాకింది. అద్దం ధ్వంసం కాగా ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.

'యువజనోత్సవ' విజేతలకు బహుమతి ప్రదానం

మానుకోట, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన జాతీయ యువజనోత్సవ పోటీల్లో వివిధ విభాగాల్లో విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. ఆయా పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. పోటీల విజేతల వివరాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల వారీగా ఇలా ఉన్నాయి.. ఉపన్యాసం: పి.దివ్య, బి.స్వాతి, బి.అలేఖ్య, కథలు చెప్పడం: బి.సుదర్శ్ కుమార్, డి.కీర్తన, ఎండీ నస్రీన్, కవిత్వం: కె. ఉషారాణి, వి.సుజన చిత్రలేఖనం: ఎన్.వీరన్న,సింగారం, ఎస్.ఉష, పి.విష్ణువర్ధన్, హాండీ క్రాఫ్ట్స్: కె. సకృత, తొర్రూరు, సైన్స్ మేళా: ఎస్‌కే ఆశ్మా, ఎండీ.సలీమా, తొర్రూరు, వి.విఘ్నేష్, ఎస్‌కే సోహెల్, కంబాలపల్లి, జానపద బృంద నృత్యం: టీటీడబ్ల్యూఆర్‌జేసీ, కొత్తగూడ, మహబూబాబాద్, జానపద బృంద పాటలు: జడ్పీహెచ్‌ఎస్(జీ), మహబూబాబాద్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్(జీ), మహబూబాబాద్, సోలో జానపద నృత్యం: పూజిత, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, మహబూబాబాద్, నందిని, పొనుగోడు, సోలో జానపద పాటలు: డి.వనిత, వర్షిణి, మహబూబాబాద్.

మరచిపోయిన హ్యాండ్ బ్యాగ్ అప్పగింత

కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్‌టుడే: సూర్యాపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు శనివారం ఉదయం మహబూబాబాద్ వైపు వెళ్తుండగా మార్గంమధ్యలో పురుషోత్తమాయిగూడెంలో ప్రయాణికురాలు గుగులోతు గీత తన హ్యాండ్‌బ్యాగ్‌ను బస్సులోనే మరచిపోయి దిగారు. కండక్టర్ శివరాత్రి భవాని గమనించి డిపో మేనేజర్ సురేందర్‌కు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు అసిస్టెంట్ మేనేజర్ సైదులు హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, రూ.20వేల విలువైన చరవాణి, రూ.4,200 నగదు ఉన్నట్లు గుర్తించారు. ప్రయాణికురాలు గుగులోతు గీత మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి వాసిగా గుర్తించి చరవాణి ద్వారా సమాచారం అందించారు. సూర్యాపేటకు వచ్చిన ఆమె భర్త జగన్‌కు హ్యాండ్‌బ్యాగ్ అందించారు. శివరాత్రి భవానిని డిపో మేనేజర్ అభినందించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు పదోన్నతులు


సంతోషి

వరంగల్ న్యాయ విభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌గా ఎం.సంతోషి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(పీపీ)లకు పదోన్నతి కల్పించి బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా సహాయక సెషన్స్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న ఎం.సంతోషికి గ్రేడ్-1 పదోన్నతి కల్పించి వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానానికి పీపీగా బదిలీ చేశారు. అలాగే ఈమె ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్‌గా కొనసాగనున్నారు. హనుమకొండ ప్రధాన సహాయక సెషన్ కోర్టులో పీపీ గ్రేడ్-2గా పనిచేస్తున్న జి.భద్రాద్రి రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు గ్రేడ్-1 పీపీగా.. వరంగల్ సహాయక సెషన్స్ కోర్టు పీపీగా పనిచేస్తున్న ఎల్ హెచ్ రాజేశ్వర్‌రావు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీ గ్రేడ్-1గా వెళ్తున్నారు.

పాఠశాలల అభివృద్ధికి కృషి చేయండి

దంతాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణయ్య కోరారు. దాట్ల జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు రజితారెడ్డి, కేశవరెడ్డి దంపతులు వారి తండ్రి మాజీ ఎంపీపీ నూకల వృషసేనారెడ్డి జ్ఞాపకార్థం రూ.1.75 లక్షల విరాళాన్ని మాజీ సర్పంచి రవీందర్ చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు దాతలు చొరవ చూపాలన్నారు. పాఠశాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి


క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టరు అద్వైత్‌కుమార్‌సింగ్

గార్ల, న్యూస్‌టుడే: విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టరు అద్వైత్‌కుమార్‌సింగ్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులను మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు వెల్లడించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వివిధ రోగులకు అందిస్తున్న వైద్యసేవలను వైద్యుడు హనుమంతరావునడిగి తెలుసుకున్నారు. జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మండలస్థాయి ఆటల పోటీలను కలెక్టరు ప్రారంభించారు. ఎస్సీ బాలుర వసతిగృహం, ముల్కనూరు ఉన్నత పాఠశాల, గుంపెళ్ల గూడెంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు.

గుర్రం జాషువాకు నివాళి

మహబూబాబాద్ టౌన్, తొర్రూరు, న్యూస్‌టుడే: ఆధునిక తెలుగు పద్య కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన మహాకవి గుర్రం జాషువా అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి అన్నారు. ప్రజాకవి జాషువా 129వ జయంతిని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రామ్మూర్తి హాజరై జాషువా చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి ప్రభాకర్ సేవలను కొనియాడారు. చెర్లపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయిని తనూజ ఆధ్వర్యంలో పాఠశాలలో జాషువాకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కార్మిక హక్కుల రక్షణకు పోరాటం

తొర్రూరు, న్యూస్‌టుడే: కార్మికుల హక్కుల రక్షణకు ఏఐటీయూసీ నిరంతర పోరాటం చేస్తోందని సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. తొర్రూరులోని లయన్స్ భవనంలో శనివారం ఆ సంఘం శిక్షణ తరగతులు కొనసాగాయి. తొలుత సంఘం జెండాను భిక్షపతి ఆవిష్కరించారు.

డీఎఫ్‌వో తనిఖీలు

డోర్నకల్, న్యూస్‌టుడే: బిషప్ కాంపౌండ్‌లో డీఎఫ్‌వో కృష్ణమాచారి శనివారం తనిఖీలు నిర్వహించారు. భవన నిర్మాణంలో ఉపయోగిస్తున్న కలప గురించి అందిన ఫిర్యాదు మేరకు కట్టడాన్ని పరిశీలించారు. డీఎఫ్‌వోకు డయాసీస్ ప్రతినిధులు కలప తాలూకు బిల్లులను చూపారు.